సాక్షి సూర్యాపేట

మంగళవారం । 10 । డిసెంబర్ । 2024



70వ వసంతంలోకి సాగర్
రెండు తెలుగు రాష్ట్రాల వరప్రదాయిని నాగార్జునసాగర్ ప్రాజెక్టు 70వ వసంతంలోకి అడుగుపెడుతోంది. - 8లో



లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
దండుమల్కాపురం పరిధిలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బస్సు డ్రైవర్ మృతి చెందాడు. - 8లో



తెలంగాణ తెలుగు సంఘం..
న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (టైటా) కొత్త అధ్యక్షురాలిగా ఏనుగు వాణి ఎన్నికయ్యారు. - 8లో

న్యూస్‌రీల్

న్యాయవాదుల రక్షణ చట్టం తేవాలి

చివ్వెంల(సూర్యాపేట) : న్యాయవాదుల రక్షణ చట్టం బిల్లును అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశ పెట్టాలని బీఆర్ఎస్ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నల్లగుంట్ల అయోధ్య కోరారు. సోమవారం సూర్యాపేట పట్టణంలో నిర్వహించిన విలేక రుల సమావేశంలో మాట్లాడారు. న్యాయవాదులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. న్యాయవాద దంపతులు వామనరావు, నాగమణి దారుణంగా హత్యకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టి న్యాయవాదులపై దాడులను అరికట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు జటంగి వెంకటేశ్వర్లు యాదవ్, గొండ్రాల అశోక్, జిలకర్ర చంద్రమౌళి, మీలా రమేష్, దపుకు మల్లయ్య, చిరంజీవి, లతీఫ్, రెగట్టి లింగయ్య, శంకర్, మోదుగు వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

టాస్కా ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయాలి

మునగాల: హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో శుక్రవారం ఉదయం 10.30గంటలకు నిర్వహించే తెలంగాణ రాష్ట్ర ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్(టాస్కా) ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయాలని టాస్కా సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు ఆరె.రామకృష్ణారెడ్డి ఒక ప్రకటనలో కోరారు. టాస్కా రాష్ట్ర అధ్యక్షుడు పి.నరసింహారావు అధ్యక్షతన జరిగే ఈ ఉత్సవాలకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశుసంక్షేమ శాఖ మంత్రి సీతక్క, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. ఈ వేడుకలకు వచ్చే సభ్యులు జిల్లా అధ్యక్షుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి గుడుగుంట్ల విద్యాసాగర్‌ను సంప్రదిస్తే రవాణా ఏర్పాట్లు చేస్తారని సూచించారు.

14, 15 తేదీల్లో మానవ హక్కుల వేదిక సభలు



సూర్యాపేట పట్టణంలో కరపత్రాలు ఆవిష్కరిస్తున్న నాయకులు

చివ్వెంల(సూర్యాపేట) : అనంతపురంలో ఈనెల 14,15 తేదీల్లో మానవహక్కుల వేదిక మహాసభలు నిర్వహించనున్నట్లు ఆ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు అక్కనపల్లి వీరస్వామి తెలిపారు. మహాసభలకు సంబంధించిన కరపత్రాలను సోమవారం సూర్యాపేట పట్టణంలో ఆవిష్కరించి మాట్లాడారు. మేధావులు అధిక సంఖ్యలో హాజరై సభలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మానవహక్కుల వేదిక నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడు చింతమల్ల గురువయ్య, మాంద్ర మల్లయ్య, న్యాయవాదులు ధరావతు వీరేష్, బి.గోపి, చంద్రకాంత్, వేణు పాల్గొన్నారు.

సదరం క్యాంప్ షెడ్యూల్ విడుదల

భానుపురి(సూర్యాపేట) : ఈనెల సదరం క్యాంపులకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసినట్లు డీఆర్‌డీఓ వివి అప్పారావు సోమవారం ప్రకటనలో తెలిపారు. దివ్యాంగ నిర్ధారణ పరీక్షల కోసం మీసేవ ద్వారా స్లాట్‌బుక్‌చేసుకున్న వారు ఈ నెల 11, 17, 21 తేదీల్లో ఆర్థోపెడిక్, మానసిక అనారోగ్యం, దృష్టిలోపం, వినికిడి లోపం ఉన్నవారు సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి వెళ్లాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కొత్తగా దివ్యాంగ నిర్ధారణ పరీక్షలకు వచ్చేవారు ఆధార్‌కార్డుతో పాటు టెంపరరీ సర్టిఫికెట్‌కలిగి ఉండాలని, రెన్యువల్ కోసమైతే పాత సదరం ఐడీ నంబరుతో మీసేవ ద్వారా స్లాట్‌బుక్‌చేసుకోవాలని కోరారు. మీసేవ ద్వారా స్లాట్‌బుక్‌చేసుకున్న సూర్యాపేట జిల్లాకు చెందిన వారికి మాత్రమే సదరం క్యాంపులో డాక్టర్ పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

మట్టపల్లి క్షేత్రంలో నిత్యకల్యాణం

మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీ ప్రహ్లాద యోగానంద శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు సోమవారం వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూల విరాట్ స్వామికి పంచామృతాభిషేకం, ప్రత్యేకార్చనలు చేశారు. అనంతరం నూతన పట్టు వస్త్రాలతో స్వామి,అమ్మవారిని అందంగా అలంకరించి ఎదుర్కోళ్లమహోత్సవ సంవాదం రక్తికట్టించారు. కల్యాణతంతులో భాగంగా విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రుత్విగ్వరణం, రక్షాబంధనం, పంచగవ్యప్రాశన, మధుపర్కపూజ, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.



'పదేళ్ల కాలంలో తుంగతుర్తి నియోజకవర్గంలో ఇక్కడి పుల్ల అక్కడ వేయలే. ఒక్క కొత్త రోడ్డు లేదు. కొత్త బిల్డింగ్ కట్టలేదు. కొత్త కాలువలు తవ్వలేదు. చెక్‌డ్యామ్‌లను ప్రారంభించి కమీషన్లు తీసుకొని మధ్యలోనే వదిలేశారు. అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయింది. నేనొచ్చాక పరిస్థితిలో మార్పు తెచ్చా. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఒప్పించి రూ. 1,203 కోట్లు తెచ్చి అభివృద్ధి చేస్తున్నా..' అని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయిన సందర్భంగా తుంగతుర్తి నియోజకవర్గంలో గత పరిస్థితులు, తాము తీసుకొచ్చిన మార్పులు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఆయన 'సాక్షి'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు.

-సాక్షి ప్రతినిధి, నల్లగొండ

- నిత్యం నేను ప్రజల మధ్యనే ఉంటున్నా
- వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నా
- బిక్కేరు నుంచి దోసెడు ఇసుక కూడా పోనీయడం లేదు
- గతంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి కుంటుపడింది
- అస్తవ్యస్తంగా ఉన్న నియోజకవర్గాన్ని గాడిన పెడుతున్న

'సాక్షి' ఇంటర్వ్యూలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్

రూ.1,203 కోట్లతో తుంగతుర్తి అభివృద్ధి

అందరికీ అందుబాటులోకి ప్రజా ప్రభుత్వం

సాగునీటిపై ప్రత్యేక దృష్టి

బునాదిగాని కాలువ కోసం రూ. 267 కోట్లు మంజూరు చేయించా. టెండర్ పూర్తయింది. శాలిగౌరారంలో పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఆసిఫ్‌నహర్ కాలువ భూసేకరణకు పరిహారం ఇప్పించా. కాలువలను బాగు చేయించి 10 చెరువులు నింపించా. రైతులకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నాం. నియోజకవర్గ యువత కోసం అడ్డగూడూరు మండలంలో 180 ఎకరాల ప్రభుత్వ స్థలంలో ఇండస్ట్రియల్‌పార్కు పెట్టించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించాను. మోత్కూరులో డిగ్రీ కాలేజీ ఏర్పాటుకు చర్యలు చేపడతాను.

బీఆర్ఎస్ పాలనలో భూ దందా, ఇసుక మాఫియా

బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తుంగతుర్తి నియోజకవర్గం అస్తవ్యస్తంగా మారింది. అంతటా భూదందా, ఇసుక మాఫియానే. నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదు. దీంతో నియోజకవర్గం పదేళ్లు వెనక్కిపోయింది. గతంలో ప్రజాప్రతినిధులు తమ స్వప్రయోజనాలు తప్ప నియోజక వర్గాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎంతో మార్పు తెచ్చాం. నిత్యం ప్రజల మధ్యే ఉంటున్నా, వారి సమస్యలను పరిష్కరిస్తున్నా. అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా చేపడుతున్నా.

నా దగ్గర అంతా సమానమే

నియోజకవర్గ చరిత్రను ప్రజలు తిరగరాశారు. కనీవిని ఎరుగని మెజార్టీ ఇచ్చారు. దాన్ని కాపాడుకుంటా. అభివృద్ధి మాత్రమే కాదు ప్రతి ఒక్క కార్యకర్త నా పక్కనే కూర్చుని చెప్పేంత స్వేచ్ఛను ఇస్తున్నా. గతంలో ఉన్న నాయకునికి ఎదురుగా వెళ్లే పరిస్థితి లేదు. నేనలా కాదు., అందరు నా పక్కనే కూర్చొని సమస్యలు చెప్పేలా చేశా. నేను ప్రజల్లోనే ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తున్నా. జాజిరెడ్డిగూడెంలో ఎస్సీల భూములన్నీ డ్రెయినేజీ వల్ల మునిగిపోతుంటే దానిని బాగు చేయించా. తద్వారా 30 ఎకరాల్లో వారు ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటున్నారు. గతంలో బిక్కేరులో ఇసుక లారీలు తాండవం ఆడుతుండేవి. అందులో 3 కిలోమీటర్లు రోడ్డు వేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బిక్కేరు నుంచి దోసెడు



ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ తీసుకొచ్చా

రూ. 300 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌ను తీసుకొచ్చా. రూ. 10 కోట్లు ఎస్‌డీఎఫ్ నిధులతో అభివృద్ధిపనులు చేపట్టా. కంచనపల్లి వద్ద కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయానికి ప్రహరీని రూ. 77 లక్షలతో చేపట్టా. ఒక్కొక్కటి రూ. 32 లక్షలతో 9 గ్రామ పంచాయతీలు, అంగన్‌వాడీ భవనాలను మంజూరు చేయించా. తుంగతుర్తికి ఐటీఐ మంజూరు చేయించా. తిరుమలగిరి మున్సిపాలిటీకి రూ. 15 కోట్లు, జూనియర్ కాలేజీని, మోత్కూరుకు కాలేజీ హాస్టల్‌ను మంజూరు చేయించా. మోత్కూరులో 30 పడకల ఆసుపత్రిని మంజూరు చేయించా. తుంగతుర్తిలో 100 పడకల ఆసుపత్రిని బాగు చేయించేందుకు చర్యలు చేపడతా.

అత్యధికంగా రోడ్లు, బ్రిడ్జీలు

నియోజకవర్గంలోని ఒక్కో మండలానికి రూ. 32 లక్షల చొప్పున కేటాయించి 9 మండలాల్లో అభివృద్ధి పనులను చేయిస్తున్నా. మండల కేంద్రాల నుంచి గ్రామాలకు లింకు రోడ్లు అభివృద్ధి చేస్తున్నా. వారు వదిలేసిన చెక్ డ్యాంలను పూర్తి చేశా. బిక్కేరుపై మోత్కూరు - గుండాల బ్రిడ్జి కొత్తది నిర్మిస్తా. ధర్మారం నుంచి వర్ధమానుకోట మధ్యలో బ్రిడ్జి వేస్తా. నూతనకల్, గుండ్లసింగారం దగ్గర కూలిపోయిన బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు చేపట్టా. రూ. 32 కోట్లతో తిమ్మాపురం, కోమటిపల్లి, కొమ్మాల, కోడూరు, తుంగతుర్తి నుంచి సంగెం ఎల్కపల్లి, చిలుకుంట్ల ,నూతన్‌కల్ వరకు 22 కిలోమీటర్లు డబుల్ రోడ్డుకు శంకుస్థాపన చేశా. తుంగతుర్తి నుంచి రావులపల్లి క్రాస్ రోడ్డు వరకు రూ. 16 కోట్లతో డబుల్‌రోడ్డు చేయించా. శాలిగౌరారం నుంచి రామగిరి వరకు రూ. 3.5 కోట్లతో రోడ్డు వేయించా. వల్లాల నుంచి జోలవారిగూడేనికి రోడ్డు మంజూరు చేయించా. గురజాల నుంచి చౌళ్లరామారం వరకు రూ. 25 కోట్లలో డబుల్‌రోడ్డు చేయించేందుకు చర్యలు చేపట్టా. మొత్తంగా నియోజకవర్గానికి రూ. 1203 కోట్ల పనులు తీసుకువచ్చా.

● సోనియాగాంధీ జన్మదిన వేడుకలు



అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా సూర్యాపేటలోని జిల్లా పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేస్తున్న నాయకులు, కార్యకర్తలు

'ఇందిరమ్మ' దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలి

- అదనపు కలెక్టర్ రాంబాబు

భానుపురి (సూర్యాపేట) : ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులను వెంటనే పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ పి. రాంబాబు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ వీవీ అప్పారావుతో కలిసి 49 అర్జీలను స్వీకరించారు. అనంతరం ఆయన అదనపు కలెక్టర్ మాట్లాడారు. ప్రజాపాలన సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం జిల్లాలోని రూరల్ ప్రాంతం నుంచి 2,50,684, అర్బన్ ప్రాంతం నుంచి 58,378 ఇలా మొత్తం 3,09,068 దరఖాస్తులు వచ్చాయన్నారు. వీటిని ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన మొబైల్ యాప్ ద్వారా గ్రామపంచాయతీల్లో పంచాయతీ కార్యదర్శులు, మున్సిపాలిటీల్లో వార్డు అధికారులు పరిశీలించాలన్నారు. అర్హులైన దరఖాస్తుదారుడి ప్రస్తుత నివాస గృహానికి సంబంధించినవివరాలు, ఇంటి దగ్గర తీసుకున్న ఫొటో, ఇంటి లోపల, బయట ఫొటోలు ,కొత్తగా నిర్మించ తలపెట్టిన స్థలం దాని పూర్తి వివరాలను మొబైల్ యాప్ లో అప్లోడ్ చేయాలన్నారు. ఈనెల చివరికల్లా ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో డీఎం హెచ్ఓ కోటాచలం, డీటీడీఓ శంకర్, డీఈఓ అశోక్ కుమార్, కలెక్టరేట్ ఏఓ సుదర్శన్ రెడ్డి, డీఏహెచ్ శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాస్ నాయక్, సీపీఓ ఎల్. కిషన్, ఎల్డీఎం బాపూజీ, ఎస్సీ కార్పొరేషన్ అభివృద్ధి అధికారి లత, డీఎఫ్ఓ సతీష్ కుమార్, డీటీఓ రవికుమార్, డిడబ్ల్యూఓ నరసింహారావు పాల్గొన్నారు.

దివ్యాంగులు ప్రతిభలో ముందున్నారు

దివ్యాంగులు ప్రతిభలో ముందున్నారని అదనపు కలెక్టర్ రాంబాబు కొనియాడారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో సోమవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉపాధి హామీలో 100 రోజుల పని దినాలు పూర్తిచేసిన దివ్యాంగులను సన్మానించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఓ వీవీ అప్పారావు, డిప్యూటీ సీఈఓ శిరీష, డీపీఓ నారాయణరెడ్డి, డీడబ్ల్యూఓ నరసింహారావు, అడిషనల్ డీఆర్‌డీఓ రామ్ సురేష్, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు సరస్వతి పాల్గొన్నారు.



ప్రజావాణిలో అర్జీలు స్వీకరిస్తున్న అదనపు కలెక్టర్ రాంబాబు, జెడ్పీ సీఈఓ వీవీ అప్పారావు

వేతనాలు రూ.26వేలకు పెంచాలి



ఆత్మకూర్ కేజీబీవీ ఎదుట ధర్నా చేస్తున్న నాయకులు

ఆత్మకూర్(ఎస్)(సూర్యాపేట): పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ నాన్ టీచింగ్ వర్కర్స్‌కు కనీస వేతనాలను రూ.26 వేలకు పెంచాలని తెలంగాణ ప్రగతిశీల కేజీబీవీ వర్కర్స్ అసోసియేషన్(ఐఎఫ్‌టీయూ) రాష్ట్ర అధ్యక్షుడు గంట నాగయ్య కోరారు. వేతనాలు పెంచాలని కోరుతూ సోమవారం ఆత్మకూరు(ఎస్) కస్తూర్బా గాంధీ విద్యాలయం గేట్ ఎదుట నాన్ టీచింగ్ వర్కర్స్ నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి అవుతున్నా నేటి వరకు కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో పనిచేస్తున్న శ్రామిక మహిళల వేతనాలు పెంచలేదన్నారు. చేళ్లతరబడి పనిచేస్తున్నా ఉద్యోగ భద్రత లేదని, సమాన పనికి సమాన వేతనం అందడం లేదని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం లేదని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవని ఆవేదన వ్యక్తం చేశారు. కేజీబీవీల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ వర్కర్స్ అందరినీ రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్‌టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కునుకుంట్ల సైదులు, నాన్ టీచింగ్ వర్కర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గడ్డం , రేణుక, వెంకటమ్మ, గీత, సరోజన పాల్గొన్నారు.

జనగామ క్రాస్ రోడ్డులో ట్రాఫిక్ మళ్లింపు



సూర్యాపేట పట్టణ పరిధిలోని జనగామ క్రాస్ రోడ్డులో కొనసాగుతున్న ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు

- క్రాస్ రోడ్డులోని హైవేపై ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల నేపథ్యంలో ఈ నిర్ణయం

సూర్యాపేటటౌన్ : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జనగామ క్రాస్ రోడ్డులో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ నిర్మాణం నేపథ్యంలో ట్రాఫిక్‌ను మళ్లించారు. జనగామ నుంచి సూర్యాపేటకు, సూర్యాపేట నుంచి జనగామ వైపు వెళ్లే వాహనదాలను డైవర్ట్ చేస్తున్నారు. ఫ్లైఓవర్ నిర్మిస్తున్నందున ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ట్రాఫిక్ మళ్లింపునకు సంబంధించిన రూట్‌లను డీఎస్పీ రవి సోమవారం పరిశీలించి మాట్లాడారు. జనగామ రోడ్డు నుంచి సూర్యాపేటకు వచ్చేందుకు జనగామ క్రాస్ రోడ్డులో దారి బంద్ చేసినట్టు చెప్పారు. జనగామ వెళ్లాల్సిన వాహనదారులు మెడికల్ కాలేజీ నుంచి పిల్లలమర్రి సర్వీస్ రోడ్డు వద్ద యూ టర్న్ తీసుకొని వెళ్లాలని సూచించారు. అలాగే జనగామ నుంచి సూర్యాపేట పట్టణంలోకి రావడానికి వజ్ర టౌన్‌షిప్ నుంచి అంజనాపురి కాలనీ రోడ్డు గుండా మళ్లించినట్లు వివరించారు. వాహనదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. డీఎస్పీ వెంట సీఐలు వీర రాఘవులు, రాజశేఖర్, ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం, సిబ్బంది ఉన్నారు.



జనగామ క్రాస్ రోడ్డు నుంచి సూర్యాపేట పట్టణంలోకి వెళ్లకుండా ఏర్పాటుచేసిన బారికేడ్లు

సీపీఎస్‌ను రద్దు చేయాలి

సూర్యాపేటటౌన్ : రాష్ట్ర ప్రభుత్వం కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంను వెంటనే రద్దు చేయాలని సీపీఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు లక్కపాక ప్రవీణ్‌కుమార్ సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దు అంశాన్ని కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొందని ఆ మేరకు హామీని నెరవేర్చాలని కోరారు. సీపీఎస్‌ను ప్రభుత్వం రద్దు చేస్తుందని ఏడాది కాలంగా ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారని, ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఆ దిశగా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

వివిధ కోర్సుల్లో ఉచిత శిక్షణకు దరఖాస్తులు

నల్లగొండ : రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు వివిధ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వడంతో పాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు ఫౌండేషన్ నిర్వాహకుడు అల్మాస్ ఫర్హీమ్ ఒక ప్రకటనలో తెలిపారు. కంప్యూటర్ ఆపరేషన్, కమ్యూనికేషన్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లిష్, సాఫ్ట్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్, టైపింగ్, సెక్టార్ రెడినెస్, ఇంటర్వ్యూ స్కిల్స్ అంశాలపై రెండు నెలల శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు నల్లగొండలోని క్లాక్‌టవర్ వద్ద గల తమ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. వివరాలకు 7032649925, 9177785983 ఫోన్ నంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ పాస్ లేదా ఫెయిలైన, 18 నుంచి 30 ఏళ్లలోపు వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

విచారణ నివేదిక ఇవ్వాలి



గ్రీవెన్స్‌డేలో అదనపు కలెక్టర్ ను కలిసి వినతిపత్రం ఇస్తున్న మల్లారెడ్డి

భానుపురి (సూర్యాపేట) : మద్దిరాల తహసీల్దార్ అమీన్ సింగ్, రౌడీ షీటర్ అవిలయ్య పై గతంలో ఇచ్చిన ఫిర్యాదులపై చేపట్టిన విచారణ నివేదికలను ఇవ్వాలని కోరుతూ హైకోర్టు న్యాయవాది నల్లపు మల్లారెడ్డి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ పి.రాంబాబుకు వినతి పత్రం అందించారు. తహసీల్దార్ అమీన్ సింగ్, రౌడీషీటర్ వల్లపు అవిలయ్యతో కుమ్మక్కై తమ భూమిని వివాదాస్పదంగా మార్చారని పేర్కొన్నారు. అనంతరం తనపై హత్యాయత్నం జరిగిందని, ఈ విషయాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సూర్యాపేట జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదులు ఇచ్చినట్లు వివరించారు. ఈ ఫిర్యాదులపై విచారణ చేశారా .. లేదా.. విచారణ చేస్తే నివేదిక ఇవ్వాలని కోరారు.

అదనపు ఆదాయం వచ్చేలా..

- మున్సిపాలిటీల్లోని వాణిజ్యప్రాంతాల్లో చెత్తసేకరణకు ప్రత్యేక వ్యవస్థ
- దుకాణాలకు జియోట్యాగింగ్
- క్యూ ఆర్‌కోడ్ కూడా కేటాయించేందుకు కార్యాచరణ
- చెత్త పరిమాణాన్ని బట్టి షాపుల వర్గీకరణ.. పన్ను విధింపు



తిరుమలగిరిలో చెత్త సేకరిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు

తిరుమలగిరి (తుంగతుర్తి) : మున్సిపాలిటీలు అదనపు ఆదాయం రాబట్టుకోవడానికి పక్కా ప్రణాళికతో కసరత్తుచేస్తున్నాయి. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా ఇంటి నుంచి సేకరించే చెత్తతో పాటు దుకాణాల ద్వారా ఉత్పత్తి అవుతున్న వ్యర్థాల సేకరణకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులు నిర్ణయించారు. చెత్త పరిమాణం ఆధారంగా వాణిజ్య కేంద్రాలను విభాగాలుగా వర్గీకరించనున్నారు. ప్రాంతాన్ని బట్టి దుకాణాల్లో చెత్త ఉత్పత్తిని లెక్కించి పన్ను విధించనున్నారు.

క్యూ ఆర్ కోడ్‌తో నంబర్ కేటాయింపు

జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో నివాస గృహాలకు ఇది వరకే జియో ట్యాగింగ్ చేపట్టి మ్యాపింగ్ చేశారు. వాణిజ్య ప్రాంతాల్లో చెత్త సేకరణకు ప్రత్యేకంగా వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. దీని ప్రకారం ప్రధాన రహదారికి అనుకున్న ప్రతి దుకాణాన్ని గుర్తించి జియో ట్యాగింగ్‌లో పొందుపరుస్తారు. ఉత్పత్తి అవుతున్న చెత్తను బట్టి దుకాణాలను వర్గీకరిస్తారు. ఆ తర్వాత క్యూ ఆర్ కోడ్‌తో కూడిన నంబర్లు కేటాయించనున్నారు. స్థానికత ఆధారంగా మ్యాపింగ్ చేయనున్నారు. ప్రైవేట్ సంస్థలు, దుకాణాలు, హాస్పిటల్స్, సూపర్ మార్కెట్లు, ఆలయాలు, చర్చిలు, మసీదులు, హోటళ్లు, రెస్టారెంట్లు, మాంసం దుకాణాలకు క్యూ ఆర్ కోడ్ అమర్చేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. తద్వారా దుకాణాల నుంచి ఎంత చెత్త వస్తుందో లెక్కలు వేసి పన్నులు విధించనున్నారు.

తడి చెత్త, పొడి చెత్త పక్కాగా..

మున్సిపాలిటీల్లో ఉత్పత్తి అవుతున్న తడి చెత్తతో ఎరువులు తయారు చేయాలని నిర్ణయించారు. వర్మి కంపోస్టు ప్లాంట్‌తో పాటు రైతులకు అవసరం ఉండే ఎరువులను తయారు చేసి వారికి నిర్ణీత రుసుముతో ఇచ్చి ఆదాయం రాబట్టాలని భావిస్తున్నారు. ఇళ్లలో ఉత్పత్తి అవుతున్న చెత్తను వేరు వేరు డబ్బాల ద్వారా సేకరించి కేటాయించిన వాహనాల్లో డంపింగ్ యార్డుకు తరలించాలని నిర్దేశించారు. ఈ విధానాన్ని పక్కాగా అమలు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

స్వచ్ఛత దిశగా అడుగులు

జిల్లాలోని సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్, తిరుమలగిరి, నేరేడుచర్ల మున్సిపాలిటీలు స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మెరుగైన ర్యాంకులు తెచ్చుకునేందుకు పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన రహదారుల వెంబడి చెత్త పడకుండా ప్రణాళికలు రూపొందించారు. రోడ్డుపై చెత్త పారవేయకుండా సిబ్బంది కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు.

మున్సిపాలిటీల్లో వివరాలు ఇలా :

మున్సిపాలిటీ	వార్డులు	ఇళ్ల సంఖ్య	వాహనాలు	రోజు వెలువడే చెత్త (టన్నుల్లో)
సూర్యాపేట	48	39,128	60	65
కోదాడ	35	23,572	32	32
హుజూర్‌నగర్	28	10,761	13	21
తిరుమలగిరి	15	5,447	10	09
నేరేడుచర్ల	15	5,156	5	05

క్లుప్తంగా

ఆర్టీసీలో అప్రెంటిస్‌షిప్ కోసం దరఖాస్తుల స్వీకరణ

నల్లగొండ రూరల్: ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన బీకాం, బీఎస్సీ కంప్యూటర్, బీటెక్ మెకానిక్, డిప్లొమా మెకానికల్ పూర్తిచేసిన అభ్యర్థులకు ఆర్టీసీలో అప్రెంటిస్‌షిప్ ఇస్తున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం జానిరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 20వ తేదీ లోగా ఆసక్తి గల అభ్యర్థులు నల్లగొండ రీజనల్ మేనేజర్ కార్యాలయంతో పాటు ఉమ్మడి జిల్లాలోని ఏడు డిపోల్లో దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు. 3 సంవత్సరాల పాటు అప్రెంటిస్‌షిప్ ఇవ్వనున్నట్లు తెలిపారు.

ఎంజీయూ బాస్కెట్‌బాల్ మహిళా జట్టు ఎంపిక



ఎంపికైన బాస్కెట్‌బాల్ మహిళా జట్టు

నల్లగొండ రూరల్: కేరళ రాష్ట్రంలోని కొట్టాయంలో ఈ నెల 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు జరుగనున్న అంతర్ విశ్వవిద్యాలయాల బాస్కెట్‌బాల్ పోటీలకు మహాత్మాగాంధీ యూనివర్సిటీ మహిళా జట్టును సోమవారం ఎంపిక చేసినట్లు ఎంజీయూ స్పోర్ట్స్ కార్యదర్శి హరీష్ తెలిపారు. ఎంపికైన జట్టును కోఆర్డినేటర్ శ్యాంసుందర్, మురళి, శ్రీనివాస రెడ్డి తదితరులు అభినందించారు.

రాష్ట్రస్థాయి ఎయిర్ పిస్టల్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ



సిల్వర్ మెడల్‌తో పవన్

భూదాన్‌పోచంపల్లి: మండలంలోని పెద్ద రావులపల్లి గ్రామానికి చెందిన తప్పెట పవన్ రాష్ట్రస్థాయి ఎయిర్ పిస్టల్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి సిల్వర్ మెడల్ అందుకున్నాడు. సోమవారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి తెలంగాణ స్పోర్ట్ అథారిటీలో 68వ తెలంగాణ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఎయిర్ పిస్టల్ పోటీలలో అండర్ –19 విభాగంలో పవన్ 10 మీటర్ల టార్గెట్‌లో ద్వితీయ స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ సాధించాడు. అంతేకాక పవన్ జాతీయ స్థాయికి కూడా ఎంపికయ్యాడు.

డివైడర్‌ను ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు



రోడ్డు పక్కకు దూసుకెళ్లిన ప్రైవేట్ బస్సు

చిట్యాల: విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ శివారులో సోమవారం ఓ ప్రైవేట్ బస్సు డివైడర్‌ను ఢీకొట్టి రోడ్డు పక్కన చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ప్రైవేట్ బస్సు పెద్దకాపర్తి గ్రామ శివారులో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన గల కాటన్ మిల్లు సమీపంలోకి రాగానే టైరు పగిలిపోవడంతో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి రోడ్డు పక్కన చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40మందికి పైగా ప్రయాణికులున్నారు. బస్సు డ్రైవర్‌తో పాటు పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చిట్యాల పోలీసులు తెలిపారు.

కల్వర్టును ఢీకొని కారు బోల్తా

మఠంపల్లి: మండల కేంద్రం సమీపంలోని కప్పలవాగు కల్వర్టును ఢీకొని కారు బోల్తా పడింది. ఈ ఘటన సోమవారం జరిగింది. మేళ్లచెరువు మండలం మాధవరం గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కారులో హుజూర్‌నగర్ మండలం అంజలీపురం వెళ్లి వస్తుండగా మఠంపల్లి మండల కేంద్రం సమీపంలో కప్పలవాగుపై నిర్మించిన కల్వర్టుకు ఢీకొట్టడంతో కారు కాలువలో పడిపోయింది. వాగులో నీరు తక్కువగా ప్రవహిస్తుండడంతో కారులోని వ్యక్తులు క్షేమంగా బయటపడ్డారు.

లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు



బస్సులో ఇరుక్కుపోయిన డ్రైవర్ సలీం పాష



క్రేన్ సహాయంతో బస్సును రోడ్డు పక్కకు తీయిస్తున్న పోలీసులు

- అక్కడికక్కడే బస్సు డ్రైవర్ మృతి
- 15 మంది ప్రయాణికులకు గాయాలు
- విరామం లేకుండా డ్యూటీ వేశారని మృతుడి కుటుంబ సభ్యుల ఆగ్రహం
- కేసు నమోదు చేసిన చౌటుప్పల్ పోలీసులు

చౌటుప్పల్ రూరల్: విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామ పరిధిలోని ఆంథోళ్ మైసమ్మ గుడి సమీపంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ డిపోకు చెందిన డీలక్స్ బస్సు నల్లగొండ నుంచి హైదరాబాద్‌కు వెళ్తోంది. దండుమల్కాపురం గ్రామ స్టేజీ దాటిన తర్వాత ఆంథోళ్ మైసమ్మ గుడి సమీపంలో జాతీయ రహదారిపై డీజిల్ అయిపోయి ఎయిర్‌లాక్ కావడంతో లారీ ఆగిపోయింది. ఈ లారీ డీలక్స్ బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. బస్సు డ్రైవర్ సయ్యద్ సలీం పాష(50) బస్సు క్యాబిన్‌లో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 35మంది ప్రయాణికులు ఉన్నారు. బంటు శేఖర్, మిడతపల్లి సైదులుతో పాటు మరో పది మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. స్వల్పంగా గాయపడిన ప్రయాణికులు వేరే వాహనాల్లో వెళ్లిపోయారు. బస్సు క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్ సలీం పాష మృతదేహాన్ని పోలీసులు క్రేన్ సహాయంతో బయటకు తీశారు. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ జాం కాగా.. పోలీసులు క్లియర్ చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతిచెందిన బస్సు డ్రైవర్ సలీం పాష స్వగ్రామం చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామం కాగా 25 ఏళ్ల క్రితం నల్లగొండకు వెళ్లిపోయారు. మృతుడికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. చౌటుప్పల్ సీఐ మన్మథకుమార్ పర్యవేక్షణలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చల్ల యాదవరెడ్డి తెలిపారు.



సలీం పాష (ఫైల్)

విరామం లేకుండా డ్యూటీలు వేయడం వల్లే..

ఆర్టీసీ అధికారులు విరామం లేకుండా డ్యూటీలు వేయడం వల్లనే బస్సు ప్రమాదాలు జరుగుతున్నాయని మృతుడు సలీం పాష కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆదివారం డ్యూటీకి వెళ్లిన సలీం పాషా సోమవారం మధ్యాహ్నం 1 గంటలకు డ్యూటీ అయిపోవడంతో ఇంటికి వస్తున్నానని చెప్పాడని, కొద్దిసేపటికే మళ్లీ డ్యూటీ వేశారని హైదరాబాద్ వెళ్లి వస్తానని ఫోన్‌లో చెప్పి ఇలా ప్రమాదంలో మృతిచెందాడని సలీం పాష సోదరుడు అనీస్ పాష బోరున విలపించాడు. ఈ ప్రమాదానికి ఆర్టీసీ వారే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

ఉత్తమ డ్రైవర్‌ను కోల్పోయాం

– ఆర్టీసీ ఆర్ఎం జానిరెడ్డి

నల్లగొండ క్రైం: చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామ శివారులో సోమవారం జరిగిన ప్రమాదంలో నల్లగొండ డిపోకు చెందిన డ్రైవర్ సయ్యద్ సలీంపాష మృతిచెందాడని, సంస్థ ఒక ఉత్తమ డ్రైవర్‌ను కోల్పోయిందని ఆర్టీసీ నల్లగొండ రీజినల్ మేనేజర్ జానిరెడ్డి పేర్కొన్నారు. నల్లగొండ డిపోకు చెందిన డీలక్స్ బస్సు ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొనడంతో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడు. డ్రైవర్ సలీంపాష ఇటీవల ఉత్తమ డ్రైవర్‌గా (కేఎంపీఎల్) అవార్డు పొందాడని, టిమ్ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడని ఆర్ఎం తెలిపారు. లారీ డ్రైవర్ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని చెప్పారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా ఎలాంటి ప్రమాద సూచికలు ఏర్పాటు చేయకుండా లారీని రోడ్డుపై నిలిపాడని తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో రోడ్డు ఏటవాలుగా ఉండటంతో.. లారీ నిలిచినప్పటికీ వెళుతున్నట్లుగా బస్సు డ్రైవర్ భావించడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లుగా భావిస్తున్నట్లు తెలిపారు. లారీ డ్రైవర్‌పై ఫిర్యాదు చేసినట్లు ఆర్ఎం తెలిపారు. బస్సు డ్రైవర్ విశ్రాంతి లేకుండా విధులు నిర్వహిస్తున్నట్లు వస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు. ఇటీవల అనారోగ్యానికి గురై 15 రోజులు సెలవు తీసుకున్నట్లు తెలిపారు.

బైక్ ఢీకొని ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

చౌటుప్పల్ రూరల్: ఈ బస్సు ప్రమాదం చూసేందుకు జాతీయ రహదారి పక్కన నిల్చున్న ఆటో డ్రైవర్‌ను బైక్ ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ వైపు వెళ్తున్న గూడ్స్ ఆటో డ్రైవర్ సయ్యద్ రహీం(28) ఆటోను ముందుకు నిలిపి బస్సు ప్రమాదం జరిగిన ప్రదేశానికి వచ్చి రోడ్డు పక్కన నిలబడి చూస్తుండగా.. సంస్థాన్ నారాయణపురం మండలం కోర్లగడ్డతండాకు చెందిన అంగోతు అభినాయక్ బైక్‌పై అతివేగంగా వచ్చి సయ్యద్ రహీంను ఢీకొట్టాడు. దీంతో సయ్యద్ రహీం కాలు విరిగింది. క్షతగాత్రుడు చికిత్స నిమిత్తం మరో వాహనంలో రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాడు. ప్రమాదానికి కారణమైన అభినాయక్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చల్ల యాదవరెడ్డి తెలిపారు.

‘నైటా’ అధ్యక్షురాలిగా ఏనుగు వాణి



నూతనంగా ఎన్నికైన న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ కార్యవర్గం

- ఆమె స్వస్థలం ఆత్మకూరు (ఎం) మండలం సిద్ధాపురం



ఏనుగు వాణి



ఏనుగు లక్ష్మణ్‌రెడ్డి

ఆత్మకూరు(ఎం): అమెరికాలోని న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (నైటా) కొత్త అధ్యక్షురాలిగా ఏనుగు వాణి ఎన్నికయ్యారు. ఏనుగు వాణి స్వగ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలంలోని సిద్ధాపురం. న్యూయార్క్ నగరంలోని రాడిసన్ హోటల్‌లో భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం సమావేశమై నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నైటా కార్యవర్గాన్ని ఏడాదికొకసారి ఎన్నుకుంటారు. నైటాలో మొత్తం వెయ్యి మంది సభ్యులు ఉన్నారు. నైటా ఎగ్జిక్యూటివ్ కమిటీ అధ్యక్షురాలిగా ఏనుగు వాణితో పాటు మరో 8 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ వింగ్ నుంచి చైర్మన్‌తో సహా 12 మందితో కార్యవర్గం ఎన్నికైంది. నలుగురిని సలహాదారులుగా ఎన్నుకున్నారు. ఏనుగు వాణి భర్త ఏనుగు లక్ష్మణ్‌రెడ్డి ‘నైటా’ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ వింగ్ నుంచి వైస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఏనుగు వాణి పుట్టినిల్లు యాదాద్రి జిల్లాలోని వలిగొండ మండలం సుంకిశాల గ్రామం కాగా.. ఇదే జిల్లాలోని ఆత్మకూరు(ఎం) మండలం సిద్ధాపురం మెట్టినిల్లు. 25 సంవత్సరాల క్రితం అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ‘నైటా’ ఆధ్వర్యంలో న్యూయార్క్ నగరంలో తెలంగాణ సంప్రదాయాలను చాటిచెప్పే పండుగలను ఘనంగా నిర్వహిస్తుంటారు. అంతే కాకుండా కరోనా సమయంలో, వరదలు వచ్చినప్పుడు న్యూయార్క్‌తో పాటు తెలంగాణ రాష్ట్రంలో సేవా కార్యక్రమాలను చేపట్టారు. సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తున్నారు.

గంజాయి తరలిస్తున్న వ్యక్తుల అరెస్ట్

మోతె: గంజాయి తరలిస్తున్న వ్యక్తులను మోతె మండలం మామిళ్లగూడెం టోల్‌ప్లాజా వద్ద పోలీసులు పట్టుకున్నారు. సోమవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లాకు చెందిన బత్తుల హరీష్, బత్తుల విరాట్ ఒరిస్సా రాష్ట్రానికి చెందిన సుభాష్‌కు గంజాయి కావాలని ఫోన్ చేశారు. ఈ మేరకు ఆదివారం సుభాష్ గంజాయి తీసుకుని ఖమ్మం వచ్చాడు. బత్తుల విరాట్, బత్తుల హరీష్‌తో పాటు ఎస్‌కే హుస్సేన్‌బాషా ఖమ్మంలో సుభాష్‌ను కలిసి అతడి వద్ద గంజాయి తీసుకుని స్కూటీ డిక్కీలో పెట్టుకొని నలుగురు కలిసి రెండు ద్విచక్ర వాహనాలపై ఖమ్మం నుంచి సూర్యాపేట వైపు వస్తున్నారు. మార్గమధ్యలో మోతె మండలం మామిళ్లగూడెం టోల్‌ప్లాజా వద్దకు వచ్చి మోతె మండల కేంద్రానికి చెందిన వెలుగు జయసింహ, దోసపాటి కళ్యాణ్‌రామ్, పగడాల ఉదయ్‌కుమార్‌రెడ్డి, వెలుగు ఆనంద్, కొండా ఉదయ్‌ను కలిశారు. పక్కా సమాచారం మేరకు పోలీసులు టోల్ ప్లాజా వద్ద ఉన్న మైదానంలో వీరిని పట్టుకొని 1.640 గ్రాముల గంజాయి, రెండు స్కూటీలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిని కోర్టుకు రిమాండ్ చేశారు. నిందితులను పట్టుకున్న వారిలో ఆర్ఐ మన్సూర్ అలీ, మోతె ఎస్ఐ యాదవేందర్‌రెడ్డి, హెడ్‌కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, కానిస్టేబుళ్లు వీరస్వామి, రామనర్సయ్య, సుమన్, షరీఫ్ ఉన్నాయి. వారిని మునగాల సీఐ రామకృష్ణారెడ్డి అభినందించారు.



గంజాయిని స్వాధీనం చేసుకుంటున్న పోలీసులు

పట్టపగలు తాళం వేసిన ఇంట్లో చోరీ

- మూడు తులాల బంగారం, రూ.15వేల నగదు ఎత్తుకెళ్లిన దుండగులు

డిండి: తాళం వేసి ఉన్న ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడి బంగారం, నగదు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన డిండి మండల కేంద్రంలో సోమవారం జరిగింది. డిండి మండల కేంద్రంలోని ప్రెస్ కాలనీకి చెందిన శ్రీరామదాసు మధుసూదనాచారి ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌కు వెళ్లాడు. గుర్తుతెలియని వ్యక్తులు మధుసూదనాచారి ఇంటి తాళం పగులగొట్టి బీరువాలోని మూడు తులాల బంగారు ఆభరణాలు, రూ.15వేల నగదు ఎత్తుకెళ్లారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి ఇంటికి తిరిగొచ్చిన మధుసూదనాచారి తాళం పగులగొట్టి ఉండటం చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ రాజు వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

రెండు తులాల బంగారం, పది పట్టుచీరలు

కోదాడరూరల్: కోదాడ పట్టణ పరిధిలోని శ్రీనివాస నగర్‌లోని దశరథ అపార్ట్‌మెంట్‌లో ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దశరథ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న జనార్దన్‌రెడ్డి మూడు రోజుల కిందట తన కుమార్తె వివాహం చేశాడు. ఆదివారం ఇంటికి తాళం వేసి హైదరాబాద్‌లోని తన అల్లుడి ఇంటికి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. సోమవారం ఉదయం పనిమనిషి ఇంటికి వచ్చి చూడగా తలుపులు పగులగొట్టి ఉండడంతో జనార్దన్‌రెడ్డికి సమాచారం ఇచ్చింది. ఆయన కోదాడకు చేరుకొని పోలీసులకు సమాచారం ఇచ్చి ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలోని రెండు తులాల బంగారం, రూ.5వేల నగదు, 10 పట్టుచీరలు చోరీకి గురైనట్లు గుర్తించారు. పోలీసులు క్లూస్‌టీంను పిలిపించి వివరాలు సేకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రంజిత్‌రెడ్డి తెలిపారు.

ద్విచక్ర వాహనంలో నుంచి రూ.3లక్షలు..

దేవరకొండ: ద్విచక్ర వాహనంలో ఉంచిన రూ.3లక్షలను గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. ఈ ఘటన సోమవారం దేవరకొండ పట్టణంలో జరిగింది. సీఐ నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవరకొండ మండల పరిధిలోని తాటికోల్ గ్రామానికి చెందిన రైతు మారుపాకల నిరంజన్ తాను విక్రయించిన పత్తికి సంబంధించి రూ.3లక్షలు యూనియన్ బ్యాంక్ ఖాతాలో జమయ్యాయి. నగదును డ్రా చేసిన నిరంజన్ తన ద్విచక్ర వాహనం డిక్కీలో పెట్టుకొని బయల్దేరాడు. పట్టణంలోని కోర్టు సమీపంలో గల మెడికల్ షాపులో మందులు కొనుగోలు చేసేందుకు వెళ్లాడు. మందులు కొనుగోలు చేసి తిరిగి తన వాహనం వద్దకు వచ్చి చూడగా గుర్తుతెలియని వ్యక్తులు డిక్కీ పగులగొట్టి నగదును ఎత్తుకెళ్లారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

అనుమతులు లేకుండా బ్లాస్టింగ్

- నలుగురిపై కేసు నమోదు

వలిగొండ: ఎలాంటి అనుమతులు లేకుండా వ్యవసాయ భూమిలో బ్లాస్టింగ్‌కు పాల్పడుతుండగా ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేసి పేలుడు పదార్థాలను సీజ్ చేశారు. నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వలిగొండ మండలం ఎం. తుర్కపల్లి గ్రామానికి చెందిన రైతు తన వ్యవసాయ భూమిలో ఉన్న రాళ్లను తొలగించడానికి కొందరు వ్యక్తులతో కలిసి బ్లాస్టింగ్‌కు పాల్పడుతుండగా.. విశ్వసనీయ సమాచారం మేరకు భువనగిరి ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేసి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. 25 జిలిటెన్ స్టిక్స్, డిటోనేటర్ పవర్ కేబుల్ బండిల్, బైండింగ్ వైర్లను సీజ్ చేసి నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ యుగంధర్ తెలిపారు.

రైతుపై పోస్టుమాస్టర్ ఆగ్రహం

కొండమల్లేపల్లి: రైతుపై సబ్ పోస్టుమాస్టర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కొండమల్లేపల్లి మండలం జోగ్యతండాకు చెందిన రమావత్ గిరి పత్తి అమ్ముకోవడంతో కొండమల్లేపల్లి పోస్టాఫీస్‌లోని తన ఖాతాలో నగదు జమయ్యాయి. అతడి పోస్టాఫీస్ ఖాతా జీరో అకౌంట్ కావడంతో అదనంగా ఫిక్స్ డిపాజిట్ అకౌంట్ ఓపెన్ చేసేందుకు సోమవారం తపాలా కార్యాలయానికి వచ్చాడు. ఈ క్రమంలో సబ్ పోస్టుమాస్టర్ రూ.1000 ఉంటేనే ఖాతా తెరుస్తామని లేదంటే కుదరదని చెప్పాడు. ఖాతా తెరిచేందుకు రూ.500 కడితే సరిపోతుంది కదా అని గిరి అడగగా.. సబ్ పోస్టుమాస్టర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనిని గిరి తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరిస్తుండడంతో అతడిని సబ్ పోస్టుమాస్టర్ కొట్టబోయాడు. సబ్ పోస్టుమాస్టర్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని గిరి కోరుతున్నాడు.

రోడ్డుపై గుంతలు పూడ్చిన ట్రాఫిక్ కానిస్టేబుల్






చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో హైవేపై గుంతలను పూడుస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ వెంకన్న

చౌటుప్పల్: విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై చౌటుప్పల్ పట్టణంలోని తంగడపల్లి చౌరస్తా వద్ద ప్రమాదకరంగా గుంతలు ఏర్పడ్డాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా సోమవారం తంగడపల్లి చౌరస్తా వద్ద డ్యూటీ నిర్వహించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ గుగులోతు వెంకన్న కాంక్రీట్ తెప్పించి గుంతలను అతడే స్వయంగా పూడ్చివేశాడు. అనంతరం ఆ ప్రాంతంలో సూచికను ఏర్పాటు చేశాడు. ఇదంతా గమనించిన స్థానికులు, వాహనదారులు ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను వెంకన్నను అభినందించారు.

70వ వసంతంలోకి సాగర్ ప్రాజెక్టు

- నేటితో 69 సంవత్సరాలు పూర్తి
- ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన భారతదేశ మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ
- 1967లో కుడి, ఎడమ కాలువలకు నీటి విడుదల
- రెండు తెలుగు రాష్ట్రాలకు వరప్రదాయినిగా విరాజిల్లుతున్న ఆధునిక దేవాలయం



జవహర్‌లాల్ నెహ్రూ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిన పైలాన్



శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ (ఫైల్)

నాగార్జునసాగర్: రెండు తెలుగు రాష్ట్రాలకు వరప్రదాయిని అయిన నాగార్జునసాగర్ ప్రాజెక్టు 70వ వసంతంలోకి అడుగు పెడుతోంది. 1955 డిసెంబర్ 10న భారతదేశ మొట్టమొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ప్రాజెక్టు నిర్మాణానికి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నందికొండ సమీపంలో శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు కుడి కాలువను జవహర్ కాలువగా పిలుస్తారు. జవహర్ కాలువ నిర్మాణ పనులను 1956 అక్టోబర్ 10న అప్పటి ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి ప్రారంభించారు. దక్షిణ విజయపురి వద్ద ఈ కాలువ సొరంగ మార్గం ద్వారా ప్రారంభమై 392 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ కాలువ ద్వారా గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 11,74,874 ఎకరాల సాగుకు స్థిరీకరించారు. 132 టీఎంసీల నీటిని కేటాయించారు. సాగర్ ప్రాజెక్టు ఎడమ వైపు నుంచి ప్రారంభమయ్యే కాలువను లాల్‌బహదూర్ కాలువగా పిలుస్తారు. ఈ కాలువ పొట్టిచెలమ నుంచి చలకుర్తి వరకు సొరంగ మార్గం ద్వారా ప్రయాణిస్తుంది. ఈ కాలువ నిర్మాణాన్ని 1959లో ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ భీమ్‌సేన్ సచార్ ప్రారంభించారు. ఈ కాలువ పొడవు 349 కిలోమీటర్లు. ఈ కాలువ కింద 10,37, 796 ఎకరాలు సాగవుతుందని స్థిరీకరించారు. 132 టీఎంసీల నీటిని కేటాయించారు. రిజర్వాయర్ నీటిమట్టం 489 అడుగుల పైన ఉన్నప్పుడు కుడి, ఎడమ కాలువలకు నీటిని విడుదల చేయవచ్చు. 1967 ఆగస్టు 4న నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ కుడి, ఎడమ కాలువలకు మొట్టమొదటిసారి నీటిని వదిలారు.


నెరవేరని లక్ష్యం..

నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణ లక్ష్యం నేటికీ నెరవేరలేదు. ఆనాడు తవ్విన కుడి, ఎడమ కాల్వలు కాలక్రమేణా దెబ్బతిని చివరి భూములకు నీరందే పరిస్థితి లేకుండాపోయింది. అయితే ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సాగర్ ప్రాజెక్టు కింద చివరి భూములకు కూడా నీరందించాలని సంకల్పించి ప్రపంచ బ్యాంకు రుణంతో సాగర్ ప్రాజెక్టు ఆధునీకరణకు శ్రీకారం చుట్టారు. ఆ పనులు 2017లో పూర్తయ్యాయి. కానీ పనుల్లో నాణ్యత లేని కారణంగా గతేడాది రెండుసార్లు కాల్వకు గండ్లు పడ్డాయి. నేటికీ చివరి భూములకు నీరందడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పూడిక నిండటంతో రెండు పంటలకు చాలని నీరు..

నాగార్జునసాగర్ జలాశయంలో పూడిక చేరడంతో ఒకసారి నిండితే రెండు పంటలకు నీరు సరిపోవడం లేదు. దీనికి తోడు జలాశయంలోని నీటి విడుదల ప్రణాళికను తయారు చేసేందుకు సాగునీటి శాఖ అధికారులు రాజకీయ నాయకుల ఆదేశాల కోసం ఎదురుచూడడంతో నీటి విడుదల ఆలస్యమై ప్రాజెక్టులోకి వచ్చిన వృథాగాపోతోంది. ఇప్పటికీ ఏ తూము ద్వారా ఎంత నీటిని విడుదల చేస్తే ఎన్ని ఎకరాలు పారుతుందనేది అధికారుల వద్ద నిక్కచ్చి సమాచారం లేదు. మెయిన్ కాల్వకు ఉన్న మేజర్ల దగ్గరి నుంచి ప్రతి పంట కాల్వకు షట్టర్లు బిగించాలి. నారుమళ్ల సమయంలో తక్కువ నీరు, పొలం తడిపే సమయంలో, పొట్ట దశలో నీటిని సరిపోను వాడుకునేలా డిజైన్ చేసి తూములు ఏర్పాటు చేయాలి. ఆ తూములకు షట్టర్లు బిగించాలని రైతులు కోరుతున్నారు. మేజర్ల దగ్గరి నుంచి పంటకాల్వల వరకు ఏ తూముకు ఏ నెల ఎంత నీటిని విడుదల చేయాలి, ఎంత భూమి పారుతుందనే బోర్డులు పెట్టి వాటిపై నమోదు చేయాలి. కాలువల స్థానంలో పైపులైన్లు అమర్చితే మరికొన్ని భూములకు సాగునీరందే అవకాశాలుంటాయి.

ఈ ఏడాది రెండు పంటలకు నీరందిస్తాం



ఈ ఏడాది వచ్చిన వరదలకు సాగర్ జలాశయంలో సమృద్ధిగా నీరుంది. రెండు కార్లకు నీరు సరిపోతుంది. రైతులు నీటిని పొదుపుగా వినియోగించేందుకు చర్యలు తీసుకుంటాం. నీరు జలాశయంలో మిగిలి ఉంటే వచ్చే ఏడాది ముందస్తుగా పంట పొలాలకు నీటిని విడుదల చేసే వీలుంటుంది. – మల్లికార్జున్, సాగర్ డ్యాం ఈఈ

సాగర్ జలాశయం విస్తీర్ణం	110 చదరపు మైళ్లు
గరిష్ట నీటిమట్టం	590 అడుగులు
డెడ్ స్టోరేజీ లెవల్	490 అడుగులు
నీటి నిల్వ సామర్థ్యం	408.24 టీఎంసీలు
(ప్రస్తుతం పూడిక నిండటంతో	312 టీఎంసీలు)
డెడ్ స్టోరేజీ సామర్థ్యం	179.16 టీఎంసీలు
(ప్రస్తుతం పూడిక నిండటంతో	168 టీఎంసీలు)
నీటి విడుదలకు ఉండాల్సిన	
కనీస నీటిమట్టం	510 అడుగులు

రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్‌కు గాయాలు

మద్దిరాల: ఆటోను కారు ఢీకొట్టడంతో ఆటో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ఈ ఘటన మద్దిరాల మండల కేంద్రంలో సోమవారం జరిగింది. సూర్యాపేట నుంచి లింగయ్య అనే వ్యక్తి వరంగల్‌కు ఆటోలో వెళ్తున్నాడు. అదే సమయంలో హైదరాబాద్ నుంచి మహబూబాబాద్‌లోని కురవి వైపు వెళ్తున్న కారు మద్దిరాల మండల కేంద్రంలోని 365వ నంబర్ హైవేపై ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లింగయ్యకు గాయాలయ్యాయి. పోలీసులు లింగయ్యను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ వీరన్న తెలిపారు.

చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి



బుర్రి కృష్ణారెడ్డి (ఫైల్)

భూదాన్‌పోచంపల్లి: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వృద్ధుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. పోచంపల్లి మండలం ఇంద్రియాల గ్రామానికి చెందిన బుర్రి కృష్ణారెడ్డి (74) పారామెడికల్ ఆఫీసర్‌గా పనిచేసి రిటైర్డ్ అయ్యాడు. హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో ఉంటున్న తన పెద్దకుమారుడి వద్దకు వెళ్లి ఆదివారం మధ్యాహ్నం బైక్‌పై తిరిగి స్వగ్రామానికి వస్తున్నాడు. మార్గమధ్యలో రంగారెడ్డి జిల్లా హయాత్‌నగర్ సమీపంలో రహదారిపై కిందపడటంతో కృష్ణారెడ్డి తలకు తీవ్ర గాయమైంది. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం అతడిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు పరీక్షించి తలకు శస్త్రచికిత్స చేశారు. సోమవారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో కృష్ణారెడ్డి మృతిచెందాడు. మృతుడి భార్య చంద్రకళ పదిహేనేళ్ల క్రితం మృతి చెందింది. ముగ్గురు కుమారులు ఉన్నారు.

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి



శివయ్య (ఫైల్)

వలిగొండ: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన వలిగొండ మండలం ఎదుళ్లగూడెం గ్రామ స్టేజీ సమీపంలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీబీనగర్ మండలం మాదారం గ్రామానికి చెందిన సందెల శివయ్య(42) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శివయ్య ఆదివారం ఆటోలో వలిగొండ మండలం వేములకొండ గ్రామానికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయల్దేరాడు. రాత్రి వరకు కూడా ఇంటికి తిరిగి రాలేదు. సోమవారం ఉదయం వలిగొండ మండలం ఎదుళ్లగూడెం గ్రామ స్టేజీ సమీపంలో అనుమానాస్పద స్థితిలో మృతిచెంది ఉన్నాడు. అటుగా వెళుతున్న స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య శారద ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ యుగంధర్ తెలిపారు.